## క్లుప్తంగా

### ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు గడువు పెంపు

పుత్తూరు రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు కోఆర్డినేటర్ టి.నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్ పాసైన వారు, ఐటీఐ రెండేళ్ల కోర్సు పాసైన వారు, డిప్లొమో పాసైన వారు డిగ్రీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా యూనివర్సిటీ పోర్టల్ w.w.w.bsoauo nine.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ద్వితీయ, తృతీయ ఏడాది విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఈనెల 30వ తేదీ ఆఖరి గడువని తెలిపారు. వివరాలకు 9515401088 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

### రాష్ట్ర సహోధ్యక్షుడిగా గురురాజారావు


వి.గురురాజారావు


టి.జయరామానాయుడు


ఎ.కృపావరమ్మ

పుత్తూరు రూరల్: రాష్ట్రప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ సహోధ్యక్షుడిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వి.గురురాజారావు, ఉపాధ్యక్షుడిగా టి.జయరామనాయుడు, కార్యదర్శిగా ఎ.కృపావరమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం కాకినాడలోని సూర్య కళా మందిరంలో రాష్ట్ర శాఖ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పీఎస్ఎస్ఎన్‌పీ శాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా జె.లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఎస్.నాగరాజతో పాటు 45 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరికి పుత్తూరు సంఘ అధ్యక్షుడు బి.భాస్కర్‌రాజు, నాయకులు గుణశేఖర్‌రెడ్డి, యుగంధర్‌రాజు తదితరులు అభినందనలు తెలిపారు.

### నేడు దివ్యాంగులకు మెడికల్ అసెస్మెంట్ క్యాంప్

నగరి : పట్టణ పరిధిలోని ఎస్‌జీఎస్ జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు మెడికల్ అసెస్‌మెంట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఎంఈవో శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపు నందు దివ్యాంగ పిల్లలకు అవసరమైన వీల్‌చైర్, ట్రైసైకిల్, రొలేటర్, వినికిడి యంత్రాలకు సంబంధిత వివరాల సేకరణ క్యాంపు జరుగుతుందన్నారు. నగరి, నింద్ర, విజయపురం మండలాలకు చెందిన వారికి ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. మున్సిపల్, మండల వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉపకరణాలు అవసరమైన దివ్యాంగ పిల్లలను భవితకేంద్రంలో జరిగే క్యాంపునకు విచ్చేసేలా సహకరించాలన్నారు. క్యాంపునకు విచ్చేసే పిల్లలు ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికెట్, రేషన్‌కార్డు, రెండు ఫొటోలతో హాజరు కావాలన్నారు.

### ఉపాధ్యాయులకు శిక్షణ


తెలుగు భాషపై వివరిస్తున్న తెలుగు పండితులు

కార్వేటినగరం : మాధ్యమిక స్థాయి పాఠశాలల సముదాయంపై మండల కేంద్రంలోని ఆర్‌కేఎస్‌ఆర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంఈఓ విజయకుమార్ ఆధ్వర్యంలో పాలసముద్రం, శ్రీరంగరాజుపురం, కార్వేటినగరం తెలుగు పండితులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఎంఈఓ మాట్లాడుతూ తెలుగు బోధనలో మధ్యలో చలోక్తులు, పొడుపు కథలు చెబితే విద్యార్థులు ఆసక్తితో వింటారని తెలిపారు. తెలుగు టీచర్ యశోద పిల్లలకు పద్య పరిమళాలు అనే పాఠాన్ని ఆటపాటల ద్వారా బోధించారు. మరో తెలుగు టీచర్ శివపార్వతి భూత, వర్తమాన, భవిష్యత్, తద్ధర్మ కాలాల గురించి వివరించారు. వినూత్న పద్ధతిలో బోధన మెలకువల్లో భాగంగా తెలుగు పండితులు మాధవరెడ్డి సంస్కృత, తెలుగు పదాలకు ఉన్న తేడాను ఎలా గుర్తించాలో తెలియజేశారు. దేశభాషలందు తెలుగులెస్స అని తెలుగు భాష గొప్పదనం గురించి వివరించారు. డైట్ ప్రిన్సిపల్ చెంగల్‌రాజు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదని, విద్యార్థులకు శతక పద్యాలు, నీతి కథలు చెప్పి, మన వైపునకు తిప్పుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఆర్పీ గణేష్, తెలుగు పండితులు పాల్గొన్నారు.

### నేడు స్పందన

వెదురుకుప్పం : మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరుగుతుందని ఎంపీడీఓ సుధాకర్‌రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీడీఓ సుధాకర్‌రావు మాట్లాడుతూ బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లాస్థాయి అధికారులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు ప్రధానంగా రెవెన్యూ, హౌసింగ్ పంచాయతీ రాజ్, పోలీస్ శాఖ, విద్యాత్ శాఖ సంబంధించి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది హాజరుకావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

# కుట్టుపై పట్టు.. ఉపాధికి మెట్టు

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులు చదువులతో పాటు చేతివృత్తులపై నైపుణ్యం సాధిస్తున్నారు. చేతివృత్తులపై శిక్షణ ఇప్పిస్తూ ప్రభుత్వం వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోని 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు విద్యతో పాటు స్వయంఉపాధిలో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యాశాఖ 30 ఏళ్ల క్రితం ప్రతి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో కుట్లు, అల్లికలు, డ్రాయింగ్ నేర్పేందుకు ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులను నియమించింది. కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం మరుగున పడినా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించింది.

- విద్యార్థి దశ నుంచే ప్రభుత్వ స్కూళ్లలో అల్లికలు, కుట్లుపై శిక్షణ
- వీటిని నేర్పేందుకు ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులను నియమించిన ప్రభుత్వం
- విద్యతో పాటు జీవనోపాధికి అవకాశం

నగరి : విద్యార్థులకు చదువుతో పాటు చేతివృత్తిలో శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్‌కు పునాది వేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా విద్యార్థినులకు కుట్లు, ఆర్ట్, డ్రాయింగ్ తదితర వాటిపై శిక్షణ ఇప్పిస్తోంది. అందుకోసం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో టీచర్లను కూడా నియమించింది. ఆ టీచర్లు కూడా విద్యార్థులు వీటికి ఆకర్షితులయ్యేలా ప్రోత్సహిస్తూ శిక్షణ అందిస్తున్నారు. నియోజకవర్గంలో 19 మంది కుట్టు టీచర్లు ఉండగా సుమారు మూడువేల మంది విద్యార్థినులు కుట్లు, అల్లికలు, డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు. వారానికి మూడు పీరియడ్లు కుట్టు, అల్లికలు, వేస్ట్ మెటీరియల్‌తో బొమ్మలు తయారు చేయడం, వేస్ట్ బాటిల్స్, క్లాత్ పీస్‌లు, వేస్ట్ పేపర్స్ వంటి వాటితో వస్తువులను తయారీ చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు 8, 9 తరగతి విద్యార్థులకు వర్క్ నేర్పిస్తున్నారు. చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు.


ఎం.కొత్తూరులో క్రాఫ్ట్‌పై శిక్షణ అందిస్తున్న క్రాఫ్ట్ టీచర్


ఏకాంబరకుప్పం ఉన్నత పాఠశాలలో కుట్టు శిక్షణను పరిశీలించిన మంత్రి ఆర్‌కే రోజా (ఫైల్)

విద్యార్థులచే వేస్ట్ మెటీరియల్‌తో వివిధ రకాల గృహోపకరణ వస్తువులను తయారు చేసేందుకు తర్ఫీదు ఇచ్చారు. అలాగే డ్రాయింగ్‌లో లెటరింగ్, మెమరీ, మోడల్, ఫ్రీహ్యాండ్, నేచురల్, జామెంట్రీ డ్రాయింగ్‌లతో పాటు మరో 10 రకాల ఆర్ట్‌లపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు నేర్చుకున్న కుట్లు, అల్లికలు, కాగితాలతో తయారు చేసిన వస్తువులతో ఆయా మండలాలు, జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.

**అదనపు అర్హత లభిస్తోంది..**



ఒక పక్క చదువుకుంటూనే మరోపక్క కుట్లు శిక్షణ సద్వినియోగం చేసుకుంటూ దుస్తులపై అల్లికలు నేర్చుకుంటున్నా. శిక్షణలో నేర్చుకున్న అంశాలు మరచిపోకుండా ఇంటి వద్ద కూడా సాధన చేస్తున్నా. నిత్యజీవితంలో కూడా ఇవి ఉపయోగపడుతాయి.
– విద్య, 9వ తరగతి, వేలావడి ఎస్టీ కాలనీ

**శిక్షణ ఇస్తున్నాం..**



కుట్లు అల్లికల్లో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నాం. ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లపై శిక్షణ ఇస్తున్నాం. ఖాళీ సమయంలో అల్లికలు మర్చిపోకుండా మరొకరికి నేర్పుతూ గుర్తుచేస్తున్నాం. గృహోపకరణ అలంకరణ వస్తువుల తయారీ నేర్పుతున్నాం.
– జి.రుక్మిణి, క్రాఫ్ట్ టీచర్, ఎం.కొత్తూరు

**ఆసక్తి పెంచుకుంటున్నారు..**



కుట్లు అల్లికలతో పాటు డ్రాయింగ్ వర్క్ తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నాం. పేపర్ వేస్ట్ మెటీరియల్‌తో విద్యార్థులకు వివిధ రకాల గృహోపకరణ వస్తువులను తయారు చేసేందుకు ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ల ద్వారా శిక్షణ అందిస్తున్నాం. ఆనందంగా విద్యార్థులు వీటిని నేర్చుకుంటున్నారు. వారిలో ఆసక్తి పెరుగుతోంది. – శ్రీదేవి, ఎంఈఓ, నగరి మండలం

## జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక


జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన బలిజకండ్రిగ హైస్కూల్ విద్యార్థులు

పాలసముద్రం: మండలంలోని బలిజకండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ చాటారని మంగళవారం హెచ్‌ఎం మనోహర్‌నాయుడు తెలిపారు. శ్రీరంగరాజుపురం మండలంలో నియోజకవర్గ స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హైజంప్, లాంగ్ జంప్ తదితర పోటీలు జరిగాయన్నారు. అందులో తమ పాఠశాల విద్యార్థులు 20 మంది ప్రతిభ చూపినట్లు చెప్పారు. వీరు జిల్లాస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, గ్రామస్తులు, ఉపాధ్యాయుల బృందం అభినందించారు.

## బంగారు తిరుచ్చిపై కల్యాణ వెంకన్న

చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారు మంగళవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై భక్తులకు దర్శమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రావణం సందర్భంగా తెల్లవారుజామున స్వామివారిని మేల్కొలిపి, నిత్యకైంకర్యాలను నిర్వహించారు. వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను కల్యాణ మండపానికి వేంచేపు చేసి వైఖానస ఆగమోక్తంగా కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో విద్యుత్‌కాంతుల నడుమ దేవేరులకు ఊంజల్ సేవ చేపట్టారు. అనంతరం సర్వాంగ శోభితుడైన శ్రీవారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా అలంకరణ మండపానికి వేంచేశారు. బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి, అమ్మవార్లకు కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


బంగారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి, అమ్మవార్లు

## పవిత్రాల సమర్పణ

తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజస్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వేడుకగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. తదనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీమఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. పెద్ద జీయర్‌స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఆలయ ప్రధాన అర్చకుడు ఏపీ.శ్రీనివాసదీక్షితులు, ఏఈఓ మునిక్రిష్టారెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ పాల్గొన్నారు.


పవిత్రాలు సమర్పిస్తున్న అర్చక పండితులు


పవిత్రాలను ఊరేగింపుగా తీసుకొస్తున్న ఆలయ అర్చకులు, అధికారులు

### నేడు వాహనాల వేలం

కార్వేటినగరం : అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను బుధవారం వేలం వేయనున్నట్లు ఎస్‌ఐ దస్తగిరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గతంలో అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఓ ఇన్నోవా కారు, బైక్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలం వేస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు వేలంపాటకు ముందే ధరావత్తు చెల్లించి పాల్గొనాలని కోరారు.

**వెదురుకుప్పంలో ..**


వెదురుకుప్పం : మండలంలో వివిధ రకాల కేసుల్లో పట్టుబడిన వాహనాలను బుధవారం ఉదయం 10 గంటలకు వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్ ఆవరణలో వేలం వేయనున్నట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు వేలంపాటలో పాల్గొని వాహనాలను దక్కించుకోవచ్చన్నారు.

### చికిత్స పొందుతూ యువకుడి మృతి


మృతి చెందిన విజయ్‌కుమార్

గంగాధరనెల్లూరు : మండలంలోని ఇరగమరెడ్డి కండ్రిగ హరిజనవాడకు చెందిన విజయ్‌కుమార్(35) చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సోమవారం సాయంత్రం గణేష్ విగ్రహ మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన విజయ్‌కుమార్‌ను ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఉమామహేశ్వరెడ్డి 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉంది. ఎస్‌ఐ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

### వ్యక్తిత్వ వికాసంతో వృత్తిపరమైన సవాళ్లు పరిష్కారం


వర్క్‌షాప్‌నకు హాజరైన విద్యార్థులు

తిరుపతి సిటీ: వ్యక్తిత్వ వికాసంతో వృత్తిపరమైన సవాళ్లకు చక్కని పరిష్కారం లభిస్తుందని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాణి అన్నారు. 'వ్యక్తిత్వ వికాసం, వృత్తిపరమైన సవాళ్ల పరిష్కారం' అనే అంశంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్ బి.రుక్మిణి, రాణి మాట్లాడుతూ.. ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, మానసిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వీటిని అధిగమించడానికి సంసిద్ధంగా ఉండాలి.. ఇందుకు మంచి వ్యక్తిత్వం ఎంతో అవసరమని సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు మోటివేషన్ స్టోరీస్, వీడియోస్ చూపించారు. వృత్తిపరమైన సవాళ్లు, వాటి పరిష్కారాలను వివరించారు. పట్టుదల, ఆత్మస్థైర్యం ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చని సూచించారు.

## ప్రతిభ చూపి పతకాలు సాధించండి


మాట్లాడుతున్న ఎంఈఓ తిరుమలరాజు


పరుగు పందెంలో పాల్గొన్న బాలికలు

పుత్తూరు రూరల్: క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం ద్వారా నగరి నియోజకవర్గానికి తగిన గుర్తింపు తీసుకురావాలని ఎంఈఓ తిరుమలరాజు అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్‌లో స్కూల్ గేమ్స్ అండర్–14, అండర్–17 బాలబాలికలకు నగరి నియోజకవర్గ స్థాయి ఖోఖో, యోగా, అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. పోటీలను ఎంఈఓలు తిరుమలరాజు, బాలసుబ్రమణ్యం, పాఠశాల హెచ్‌ఎం సునీతలు ప్రారంభించారు. పోటీలలో పుత్తూరు, నింద్ర, వడమాలపేట, నగరి, విజయపురం మండలాల నుంచి క్రీడాకారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు సురేష్‌బాబు, బాబు, కోఆర్డినేటర్లు మణి, నందకుమార్, గుర్రప్ప, సుబ్రమణ్యం, చంద్రశేఖర్‌రాజు, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

## ఎన్‌సీసీతో బహుళ ప్రయోజనాలు


ఎసీసీ విద్యార్థులతో ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి

పుత్తూరు రూరల్: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో శిక్షణ పొందిన విద్యార్థులు బహుళ ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్‌సీసీలో ప్రవేశం పొందిన 69 మంది విద్యార్థులు ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎన్‌సీసీలో శిక్షణ పొందడం ద్వారా సామాజిక సేవ, జాతీయభావం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని చెప్పారు. అలాగే శారీరక ధృడత్వం, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయని, తద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. ఎన్‌సీసీ క్యాడెట్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, పోలీస్ శాఖల్లో అధిక ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ ఎం.శ్రీనివాసులు, సుబేదార్, ప్రసాద్, 29 ఆంధ్ర బెటాలియన్ డాక్టర్ వెంకటేశన్ పాల్గొన్నారు.

## నా భూమి–నా దేశం ర్యాలీ



ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

నగరి : మండలంలోని ఎం.కొత్తూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నా భూమి–నా దేశం కార్యక్రమం నిర్వహించారు. నేలతల్లికి నమస్కారం– వీరులకు వందనం స్తూపాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్య్ర సమరయోధుల గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం గీతాకుమారి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన మహనీయుల గురించి విద్యార్థులకు వివరించారు. వారి త్యాగం వృథా కాకూడదని భారతదేశ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ తమ పాత్రను సక్రమంగా నిర్వహించాలన్నారు. వలసవాద మనస్తత్వాన్ని తొలగించాలన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరత్నం, హిమావతి, గిరిజ, విద్యార్థులు పాల్గొన్నారు.

## చెత్త రహిత గ్రామాలే లక్ష్యం


మొక్క నాటుతున్న సర్పంచ్ వరదమ్మ

శ్రీరంగరాజపురం : చెత్త తహిత గ్రామాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని తయ్యూరు సర్పంచ్ టి.వరదమ్మ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలోని వ్యర్థాలను నిర్లక్ష్యంగా వీధుల్లో వేయవద్దని, ప్రభుత్వం అందించిన బుట్టల్లో తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. పరిశుభ్రతను పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మరుగుదొడ్ల వాడకం తప్పనిసరి అని, మురుగు నీరు, వర్షపు నీరు నిల్వలు లేకుండా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. అనంతరం రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాబు, పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్న, నాయకులు జనార్దన్, వైఎస్సార్‌సీపీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మణి, ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ నౌషాద్ బాషా, సోమేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

## ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి


ప్రభుత్వం దివ్యాంగులకు కల్పించే సౌకర్యాలను వివరిస్తున్న ప్రభాకరవర్మ

వెదురుకుప్పం : ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహిత విద్య సమన్వయకర్త ప్రభాకర్ వర్మ తెలిపారు. మంగళవారం మండలంలోని పచ్చికాపల్లం ప్రాథమిక పాఠశాలలో ఉన్న సెంటర్‌లో ఎంఈఓ మహేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకరవర్మ మాట్లాడుతూ దివ్యాంగుల వసతుల కోసం ప్రభుత్వం ఏటా పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకరణాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిఒక్కరూ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఎదగాలని కోరారు. దివ్యాంగుల తల్లిదండ్రులు నిరుత్సాహం, నిస్పృహలకు లోను కాకుండా వారిని ప్రోత్సహిస్తే సాధారణ విద్యార్థుల కన్నా మిన్నగా రాణించగలరని తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం పరీక్షల్లో రాయితీ సౌకర్యం కల్పించడంతో పాటు కేటగిరి ఆధారంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు.